శిలాఫలకాలకే పరిమితమా!

- ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాల కొరత
- జీసీ వసతిగృహం, స్త్రీ శక్తి భవనాలకు నిధులు మంజూరు
- భూమి కొనుగోలు చేసి నిర్మించాలని వేడుకోలు



గుర్రంపోడులో శిలాఫలకానికే పరిమితమైన స్త్రీ శక్తి భవనం

గుర్రంపోడు : మండలకేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలకు స్థలం కొరత సమస్యగా మారింది. ప్రభుత్వ స్థలం కొరతతో నిధులు మంజూరైనా మండలంలో బీసీ బాలుర వసతి గృహం, పశువుల ఆస్పత్రి , భవన నిర్మాణాలు ముందుకు వెళ్లడం లేదు. మండలకేంద్రానికి ప్రభుత్వ స్థలం అరుకిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మండలకేంద్రంలోని ఏఎమ్మార్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎమ్మార్సీ, కేజీబీవీ, పోలీసుస్టేషన్ భవనాలను నిర్మించారు. ఈ స్థలంలోనే స్త్రీ శక్తి భవననిర్మాణానికి శంకుస్థాపన జరిగినా స్థలం అనుమతి ఇంకా నీటిపారుదల శాఖ నుంచి రాలేదు. క్యాంపు కాలనీలోనూ ఖాళీ స్థలం లేకపోవడంతో నిధులు మంజూరైన ప్రభుత్వ భవనాలకు స్థలం సమకూర్చడం సమస్యగా మారింది. మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహ నిర్మాణానికి అప్పట్లో రూ.25లక్షలు మంజూరు కాగా అవసరమైన స్థలం దొరకలేదు. ఈసారి కూడా అవసరమైన ఖాళీ స్థలాన్ని ఉచితంగా సమకూర్చితే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నా స్థలం లభించని పరిస్థితి ఏర్పడింది. మండలకేంద్రంలోని పశువుల ఆస్పత్రి భవన నిర్మాణానికి గతంలోనే రూ.20లక్షల నిధులు మంజూరై స్థలం దొరకపోవడంతో నిర్మాణానికి నోచుకోక శిథిలావస్థ భవనంలోనే కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేసైనా భవన నిర్మాణాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

క్రీడా ప్రాంగణాలకు..

ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని భావించినా అనువైన స్థలాలు లభించక మొక్కుబడిగా క్రీడా పరికరాలు గ్రామానికి దూరంగా ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఇరుకైన స్థలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. కొత్త గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకూ స్థలాలు దొరకడం లేదు.

స్థలం కేటాయించాలి



మండలకేంద్రంలో కార్యాలయానికి సొంతత భవనం లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కార్యాలయాన్ని భవిత విద్యావనరుల కేంద్రంలోకి మార్చినా అక్కడా సరిపడా వసతులు లేవు. సొంత భవనం నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భవనాల ఆవరణలోని ఖాళీ స్థలాలను కేటాయించాలి. – తరి ఉమారాణి, మహిళా సమాఖ్య నాయకురాలు

క్లుప్తంగా

వైద్య వృత్తి పవిత్రమైనది



మాట్లాడుతున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ గీతా వాణి

త్రిపురారం : సమాజంలో వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి, గీతావాణి అన్నారు. గురువారం త్రిపురారం మండల వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శంకర్ నాయక్ ఉన్నత చదువువెళ్తున్న సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసిబ్బంది డాక్టర్ శంకర్ నాయక్ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓలు కేస రవి, గీతా వాణిలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. వైద్యసిబ్బంది సేవా గుణం కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థాన బదిలీలు సహజమని, ఎక్కడ విధులు నిర్వహించినా బాధ్యగా పనిచేసి గౌరవం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, పుట్ట గోపాల్ రెడ్డి, నళిని కాంత్, వెంకన్న వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పాఠశాలకు బెంచీలు బహూకరణ

వేములపల్లి : మండలంలోని శెట్టిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మిర్యాలగూడ ఐడీబీ బ్యాంక్ శాఖ మిర్యాలగూడ సీఎస్ఆర్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా రూ.1.50లక్షల విలువైన డెస్క్ బెంచీలను గురువారం పాఠశాల హెచ్ఎం నీలం సత్య నారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా బెంచీలను అందించడం అభినందనీయమన్నారు. దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోని చదువులో ప్రతిభ కనబరిచి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ అన్నపూర్ణేష్, అసిస్టెంట్ మేనేజర్ బి.రమేష్, ఉపాధ్యాయులు దైద సత్యం, వెంకట్‌రెడ్డి, తిరుపతి, రాజశేఖర్, హేమా, రషీదాబేగం, సుమన్, కుమార్, అఖిల, విద్యార్థులు పాల్గొన్నారు.


నేడు నీటి సరఫరా నిలిపివేత

దేవరకొండ : దేవరకొండ పట్టణానికి శుక్రవారం తాగునీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని బాపూజీనగర్ వాటర్ సంపు వద్ద ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురికావడంతో నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ పునరుద్ధరణ అనంతరం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ

హాలియా : ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రభుత్వం మంచి వెసులుబాటు కల్పించిందని కమిషనర్ రామదుర్గారెడ్డి గురువారం తెలిపారు. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద ఆస్తి పన్ను పెనాల్టీపై 90శాతం రాయితీ ప్రకటించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి 31లోగా 90శాతం వడ్డీ రాయితీతో పన్ను చెల్లించవచ్చన్నారు. ముందుగా చెల్లించిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు, బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

రంగస్థల కళాకారులకు సన్మానం



రవీంద్రభారతిలో సన్మానం పొందుతున్న మిర్యాలగూడ కళాకారులు

మిర్యాలగూడ టౌన్ : ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మిర్యాలగూడకు చెందిన పలువురు కళాకారులను సన్మానించారు. సీనియర్ కళాకారులు జిల్లా నుంచి గ్యారా సాయిలు, నాటక సమాజాల సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరిమి రావావతారం, జీఎల్ కుమార్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపకులు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్ష, కార్యదర్శులు నాటక అకాడమి మాజీ చైర్మన్ శివకుమార్ ఉన్నారు.

మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా పద్మ

త్రిపురారం : మండలంలోని సత్యంపాడు తండా గ్రామానికి చెందిన పద్మ మహిళా కాంగ్రెస్ త్రిపురారం మండల అధ్యక్షురాలిగా రెండోసారి నియామకమయ్యారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మహిళా అధ్యక్షురాలు పద్మకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వైభవంగా మారెమ్మతల్లి జాతర



రాగడపలో మారెమ్మ దేవాలయంలో పూజలు చేస్తున్న జానారెడ్డి

త్రిపురారం : మండలంలోని రాగడప గ్రామ పరిధిలోని మారెమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు గురువారం మారెమ్మ తల్లి జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి కోటేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, యజ్ఞాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు తెల్లవారు జామునుంచి కొత్త కుండల్లో బొనాలు వండి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిలు వేర్వేరుగా హాజరై మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఇరువురిని ఆశీర్వదించగా నిర్వాహకులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో హలియా సీఐ జనార్ధన్ గౌడ్, ఎస్ఐ వై ప్రసాద్, త్రిపురారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, ఎంపీపీ గౌరవ సలహాదారు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దనావత్ భాస్కర్ నాయక్, నిడమనూరు మార్కెట్ మాజీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బిట్టు రవి కుమార్, మహిళ అధ్యక్షురాలు పద్మ, ధనావత్ రవి కుమార్, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

టోల్ ప్లాజా నూతన భవనం ప్రారంభం



నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్‌రెడ్డి

మాడ్గులపల్లి : మండలంలోని నార్కట్‌పల్లి– అద్దంకి రహదారి వద్ద నామ్ ఎక్స్‌ప్రెస్‌వే నూతనంగా నిర్మించిన టోల్‌ప్లాజా నూతన భవనాన్ని గురువారం ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని, రహదారిపై యాక్సిడెంట్ జోన్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రహదారిపై ఎక్కడైనా మరమ్మతులు చేయాల్సిన చోట వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్యూబ్ హైవే సీఓఓ డాక్టర్ భగవాన్‌రాజు, ఆర్అండ్‌బీ ఎస్ఈ వెంకటేశ్వర్‌రావు, ఈఈ శ్రీధర్‌రెడిడ, డీఈఈ గణేష్, టీఎల్ శ్రీనివాస్‌రావు, కృష్ణారావు, శ్రీకాంత్‌బాబు, ప్రసాద్, ముకేష్, వెంకటేశ్వర్లు, రాము, నరేష్, మల్లేష్, షాదుల్లా, సిబ్బంది ఉన్నారు.

ఘనంగా ఈదమ్మ బోనాలు



బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు

డిండి : మండల పరిధిలోని వావిల్‌కోల్ గ్రామపంచాయతీకి చెందిన వడ్డెరగూడెంలో గురువారం ఈదమ్మ బోనాలు భక్తులు ఘనగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బొనమెత్తుకొని డప్పు చప్పుళ్లతో గ్రామ వీధులగుండా తిరుగుతూ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు, అంజయ్య, శ్రీను, వెంకటయ్య, తిర్పతయ్య, వెంకటేష్, గణేష్, పాల్గొన్నారు.

ప్రమాదకరంగా డ్రెయినేజీ



రోడ్డు వెంట రక్షణ గోడ లేకుండా ఉన్న మురుగు కాలువ

కొండమల్లేపల్లి : పట్టణ కేంద్రంలోని స్థానిక నల్లగొండ రోడ్డులో ప్రైవేటు పాఠశాలకు వెళ్లే దారిలో డ్రెయినేజీ ప్రమాదకరంగా ఉంది. అటు నుంచి వెళ్లే వాహనదారులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వెంట ఎలాంటి రక్షణ గోడ లేకుండా డ్రెయినేజీ ఉంది. ముఖ్యంగా పాఠశాలకు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇక్కడ నివసించే కాలనీవాసులు పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదం జరగకముందే డ్రెయినేజీపై నుంచి సీసీ అయినా లేద వెంట రక్షణ గోడ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

మైసయ్యగౌడ్‌ను కోల్పోవడం తీరని లోటు

నల్లగొండ టూటౌన్ : ప్రజల కోసం, పార్టీ కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన నాయకుడు గుండగోని మైసయ్యగౌడ్ అని, ఆయనను కోల్పోవడం బీజేపీకి తీరని లోటని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీహెచ్.అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. మైసయ్య వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైసయ్యగౌడ్ తన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేశాడని కొనియాడారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, మైసయ్యగౌడ్ సతీమణి గుండగోని మారెమ్మ, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గుండగోని గిరిబాబు, దోనూరు వీరారెడ్డి, బండారు ప్రసాద్, శ్రీనివాస్, పిల్లి రామరాజు ఉన్నారు.

విద్యార్థులే ఉపాధ్యాయులుగా..



పెద్దవూర ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు

పెద్దవూర : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా, ప్రజా ప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా ఒక్కరోజు బాధ్యతను చక్కగా నిర్వర్తించి ఔరా అనిపించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యాశాఖ మంత్రిగా జి.మోక్ష, కలెక్టర్‌గా భానుశ్రీ, డీఈవోగా ఎండి ఇంతియాజ్, ఎంఈఓగా దీపిక, ఎంపీడీఓగా బ్లెస్సింగ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తరి రాములు, పాఠశాల హెచ్ఎం టి.లక్ష్మీప్రభ, ఉపాధ్యాయులు వై వెంకటరమణ, పి.బ్యూలా, చంద్రమౌళి, పి.రాములు, నరేందర్ పాల్గొన్నారు.

డిండి తైబజార్‌కు రేపు వేలం పాట

డిండి : మండల కేంద్రానికి సంబంధించి తైబజార్‌కు వేలం పాటను శనివారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి జంగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆసక్తి గల వారు దరఖాస్తు ఫారంతో పాటు డిపాజిట్‌గా రూ.5వేలు ముందుగానే చెలించి వేలం పాటలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. మిగతా వివరాలకు 8639236434 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

నేడు ఓపెన్ ఫోరం

గుర్రంపోడు : మండలంలో ఉపాధిహామీ పథకం ద్వారా గతేడాది జరిగిన పనులపై 14వ విడత సామాజిక తనిఖీని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా

మిర్యాలగూడ అర్బన్ : ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆ పార్టీ మల్లు గౌతం రెడ్డి, బావండ్ల పాండులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15నెలలు గడుస్తున్నా వాటి ఊసే లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు అయ్యూబ్, లక్ష్మీనారాయణ, వాడపల్లి రమేష్, పాల్గొన్నారు.

మాజీ ఉపసర్పంచ్ పద్మకు నివాళి

వేములపల్లి : మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ అమిరెడ్డి పద్మ మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గురువారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి వెంట పలువురు నాయకులు ఉన్నారు.

సాగర్ సీఐకి సన్మానం

నాగార్జునసాగర్ : నూతనంగా బాధ్యతలు తీసుకున్న సాగర్ సీఐ శ్రీనునాయక్‌ను మండల కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు గురువారం శాలువా కప్పి సన్మానించారు. సన్మానించిన వారిలో పెద్దవూర మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లాలునాయక్, మునినాయక్, హరినాయక్, సైదారావు, చినరామయ్య, శంకర్‌నాయక్, నాగరాజు, సర్దార్‌నాయక్, మంగ్యానాయక్ ఉన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వినతి



వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

డిండి : ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా నాయకులు నల్ల వెంకటయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలో నెలకొన్న పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆ పార్టీ నాయకులు తహసీల్దార్ ఆంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన వారికే అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు నీరంజన్, షేక్ ఇక్బాల్, బాలయ్య, మహేశ్వరం, జైపాల్, మల్లయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

వీఓఏల డిమాండ్లను నెరవేర్చాలి

రామగిరి(నల్లగొండ) : ఐకేపీ వీఓఏల డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ మండల సమాఖ్య కార్యాలయం ఎదుట వీఓఏలతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ వీఓఏలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు. కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు జిల్లపల్లి మంగ, కాసర్ల సువర్ణ, సంతోష పబ్బత్‌రెడ్డి సంధ్య, పద్మ, కళ్యాణి, పార్వతమ్మ, పాల్గొన్నారు.

విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు



ఓపెన్ ఫోరంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది

డిండి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణలో విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని డీఆర్‌డీఓ అడిషనల్ పీడీ నవీన్‌కుమార్ ఉపాధిహామీ సిబ్బందికి హెచ్చరించారు. 18 తేదీ నుంచి 26వరకు తయారు చేసిన 14వ విడత ఉపాధి హామీ పనుల నివేదికపై మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం ఓపెన్ ఫోరం నిర్వహిచారు. పనుల నిర్వహణ నివేదిక పరిశీలన ముగిసిన అనంతరం అడిషనల్ పీడీ మాట్లాడారు. 2023–24 సంవత్సరం మండలంలో జరిగిన 579 ఉపాధి పనుల చెల్లింపు, మెటీరియల్‌కు గాను మొత్తం రూ.5.04 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా మండల పరిధిలోని కందుకూర్, రహమంతాపూర్, బురాన్‌పూర్, జేత్యతండా గ్రామాల పనుల నివేదికపై ఆయా గ్రామాల సంబంధించిన టీఏలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ విజిలెన్స్ ఆఫీసర్ వేణుగోపాల్ రావు, ఏపీడీ దేవరకొండ యామిని, ఎంపీడీఓ వెంకన్న, ఎంపీఓ బ్రహ్మం, ఏపీఓ రాజు, ఎస్ఆర్‌పీలు వెంకన్న, అశోక్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం చేయొద్దు



చింతపల్లి గ్యాస్ గోదాంను పరిశీలిస్తున్న మాచన రఘునందన్

చింతపల్లి : రంజాన్, ఉగాది పండగలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం చేయకూడదని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. గురువారం చింతపల్లిలో గ్యాస్ ఏజెన్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..వినియోగదారులు తమ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గ్యాస్ డీలర్లు సేవా భావం కలిగి ఉండాలన్నారు. సిలిండర్లను అడ్డగోలుగా ఎవరికి పడితే వారికి అమ్మితే డెలివరీ బాయ్స్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్యాస్ బండలు, ఎవరు బుక్ చేశారు. ఎవరివి, ఎవరెవరికి చేరుతున్నాయి. వినియోగదారులకు రసీదులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రశీదులు లేకపోతే అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదన్నారు.

సన్నబియ్యం పంపిణీపై అవగాహన



రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్ అనిల్

తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందించే ఉచిత సన్నబియ్యం పథకం విధి విధానాలపై గురువారం తహసీల్దార్ అనిల్ మండలంలోని రేషన్ డీలర్లతో తహసీల్దార్ కార్యాలయంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనీల్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందించే సన్నబియ్యాన్ని రేషన్ డీలర్లు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా తూకాల్లో మోసం, పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ నాగమణి, ఆర్ఐలు లక్ష్మీకాంత్, లక్ష్మీనారాయణ, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు జటావత్ దత్తు, డీలర్లు హన్మా, మధు, నర్సింహా, మన్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబానికి జానారెడ్డి పరామర్శ



మోహన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జానారెడ్డి

పెద్దవూర : తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, మండలంలోని పర్వేదుల గ్రామానికి చెందిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మోహన్‌రెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. గురువారం సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి పర్వేదుల గ్రామానికి వెళ్లి పల్లా మోహన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పరామర్శించిన వారిలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, నాయకులు వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, గడ్డంపల్లి వినయ్‌రెడ్డి, కునూరి నారాయణ, కర్ణ బ్రహ్మారెడ్డి, పల్లా అజయ్‌రెడ్డి, విజయారెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేసవిలోనూ నిడమనూరు చెరువుకు జలకళ



అలుగు పోస్తున్న నిడమనూరు చెరువు

నిడమనూరు : మండల కేంద్రంలోని నల్లచోట చెరువు వేసవి కాలంలోనూ జలకళ సంతరించుకుంది. వేసవిలో తాగునీటి సమస్యలు, భూగర్భ జలాలు పరిరక్షించడం కోసం సాగర్ ఎడమ కాలువ నీటిని మైనర్ల ద్వారా తరలించి నింపుతున్నారు. సాగర్ నీటితో వేగంగా నల్లచోట చెరువు నిండి అలుగుపోస్తుంది. రెండు దశాబ్దాల కిందటి వరకు నల్లగొండ పట్టణానికి నిడమనూరు నల్లచోట చెరువు ద్వారా వేసవిలో మూడు నెలల పాటు తాగు నీరు అందించేవారు. పానగల్ ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తికావడంతో ముప్పారం పథకం మూతబడింది.

ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ

మిర్యాలగూడ టౌన్ : రంజాన్ మాసం పర్వదినం సందర్భంగా గురువారం పట్టణంలోని బీసీ భవనంలో పట్టణానికి చెందిన మారం రాంబాయమ్మ, విద్యుత్ ఉద్యోగుల సంఘం, బీసీ జేఏసీ నేత మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ముస్లీం మహిళలకు రంజాన్ కిట్టును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు ఖాజాహమీద్దున్, ఎంసీపీఐయూ రాష్ట్ర నేత వస్కాల మట్టయ్య బీసీ జేఏసీ నేత జయరాజు తదితరుల ఉన్నారు.



రంజాన్ కిట్లు అందజేస్తున్న బీసీ జేఏసీ నేతలు